

వైసిపి ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జెపి

ప్రజాశక్తి - ఏలూరు సిటీ



వైసిపి ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాష్ (జెపి)ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఆళ్ల నాని రాజీనామాతో నియోజకవర్గ సమన్వయకర్త ఎవరూ లేకుండాపోయిన సంగతి తెలిసిందే. అయితే నాని వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనే జయప్రకాష్ రెడ్‌క్రాస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆపై నానికి, జయప్రకాష్‌కు మధ్య విభేధాలు రావడంతో కొంతకాలంగా జయప్రకాష్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.

కొల్లేరుకు వరద

ఏలూరు-కైకలూరు రహదారిపైకి నీళ్లు - ఆందోళనలో లంక గ్రామాల ప్రజలు
వరద తగ్గేవరకు ఎవరూ బయటకు రావొద్దు - కలెక్టర్ కె.వెట్రిసెల్వి



నందిగాంలంకలో పడవపై జనం రాకపోకలు

ప్రజాశక్తి - మండవల్లి/కైకలూరు టౌన్

కొల్లేరు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు కొల్లేరులో చేరడంతో ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే పెద్దఎడ్లగాడి-పెనుమాకలంక రహదారి జల దిగ్బంధంలో చిక్కుకోగా బుధవారం ఏలూరు-కైకలూరుపైకి సుమారు రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. 2020లో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో నీరు కొల్లేరులోకి వచ్చి చేరడంతో కొల్లేటి నీటిమట్టం 3.9 మీటర్ల మేర నమోదైంది. దీంతో కొల్లేటి లంక గ్రామాలు పూర్తిస్థాయిలో జల దిగ్బంధనంలో చిక్కుకుపోవడంతో పడవలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అదే తరహాలో కొల్లేరులోకి వరద నీరు చేరడంతో ఇంగిలంపాక నుండి నందిగామలంక వరకు సుమారు నాలుగు చోట్ల, నందిగామలంక నుండి పెనుమాక లంక వరకు మరో నాలుగు చోట్ల రహదారిపై నీరు చేరింది. వరద ఉధృతి కొనసాగితే కైకలూరు మండలంలోని పెదవడ్లపూడితిప్ప, పందిరిపల్లిగూడెం, కొల్లేటికోట, శృంగవరప్పాడు గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది. నందిగామలంకలోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాం
ఇన్‌ఛార్జి తహశీల్దార్ గోపాల్

ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. దీంతో ఆ నీరు దిగువకు వెళ్లేలా పెద్దగాడివంతెన వద్ద గుర్రపుడెక్కను తొలగించాం. నందిగామలంక రహదారిపై రాకపోకలు నిలిపివేశాం. ప్రస్తుతం ఏలూరు-కైకలూరు రహదారిపై అడుగున్నర ఎత్తులో ముంపు నీరు ప్రవహిస్తోంది. అది మరింత పెరిగితే రాకపోకలకు అంతరాయం తప్పదు. ఎటువంటి సమస్య తలెత్తినా సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.

బోట్లపై నిత్యావసర సరుకులు సరఫరా

కొల్లేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్‌పి, దెందులూరు ఎంఎల్‌ఎ

ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలు, బుడమేరు తదితర వాగుల నుంచి వస్తున్న వరద ఉధృతితో కొల్లేరు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఆమె బుధవారం దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్‌పి కె.ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ప్రజల సమస్యలను గ్రామ సర్పంచి, కొల్లేరు సరస్సు అధ్యక్షులు, గ్రామ పెద్దలు, ప్రజలు కలెక్టర్‌కు వివరించారు. కొల్లేరు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను రెండు రోజులపాటు గ్రామాల్లోని ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి బోటును ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కోమటిలంక రోడ్డు నిర్మాణానికి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించానని, అటవీశాఖ అనుమతులు లేనందున పనులు జరగలేదని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి పనులు ప్రారంభించాలని చింతమనేని కోరారు. ఆకివీడు సమీపంలో ఉప్పుటేరుపై రైల్వేట్రాక్ వద్ద గుర్రపుడెక్కను తొలగించడం ఉపయోగకరమన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి ఇరిగేషన్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్‌పి కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ గ్రామాల్లో విఆర్‌ఒలతోపాటు పోలీస్ సిబ్బంది కూడా ప్రజలు బోట్లపై ప్రయాణించకుండా పర్యవేక్షిస్తారన్నారు. పెద్దఎడ్లగాడి, మలుగునూరు వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎన్ఎస్‌కె.ఖాజావలీ, డిఎస్‌పి శ్రావణ్, సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ రామచంద్రరావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఒ బండి ప్రణవి, ఇరిగేషన్, పోలీస్, అటవీ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



కోమటిలంకలో పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్‌పి

వరద గోదావరి


భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సురక్షిత ప్రాంతాలకు గొమ్ముగూడెం వాసులు
ఆందోళనలో విలీన మండలాల ప్రజలు



కుక్కునూరు మండలంలో నీట మునిగిన పంట పొలాలు

ప్రజాశక్తి - కుక్కునూరు

ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి దిగువకు నీరు విడుదల చేయడంతో గోదావరికి వరద ఉధృతి రెండో రోజు కొనసాగింది. బుధవారం భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను రావికుంట పునరావాస కాలనీకి తరలించారు. ఇప్పటికే కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగు ఉధృతికి సమీప పొలాలు నీట మునిగాయి. వరద ఉధృతి గురువారం కూడా కొనసాగితే మండలంలోని కౌండిన్యముక్తి, ఎల్లప్పగూడెం, లచ్చిగూడెం, కుక్కునూరు-ఎ బ్లాక్, బెస్తగూడెం తదితర గ్రామాలు పునరావాస కాలనీలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.



గొమ్ముగూడెం వాసులతో మాట్లాడుతున్న జెసి ధాత్రిరెడ్డి

జాయింట్ కలెక్టర్ సుడిగాలి పర్యటన

గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం, దాచారం, నెమలిపేట ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ప్రజల వద్దకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుక్కునూరులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జెసి పరిశీలించారు. వేలేరుపాడు మండలంలోని కోయిదా ఫీడర్ పరిధిలో కోయిదా, రుద్రంకోట, కట్కూరుల్లో జనరేటర్లు అందుబాటులో ఉంచామని జెసి చెప్పారు.

వేలేరుపాడు రూరల్: గోదావరి వరద పల్లపు ప్రాంత ప్రజల్లో గుబులు రేపుతోంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి గ్రామాలకు గ్రామాలు సైతం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం వాగు నుంచి గ్రామాల్లోకి వస్తోంది. ఇక గోదావరి ఉధృతికి మండలంలోని కోయిదా, కట్కూరు, రుద్రంకోట, యడవల్లి తదితర 20 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఎద్దు వాగును పడవపై దాటి రావాల్సి ఉంది. అయితే కన్నాయిగుట్ట నుంచి వేలేరుపాడు వెళ్లే రహదారిలో మేళ్ల వాగు పొంగడంతో భూదేవిపేట మీదుగా 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మిర్చి, పత్తి రైతులు తమ పంటల పరిస్థితి ఏమిటా అని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

స్పిల్‌వే నుంచి 7,98,694 క్యూసెక్కుల జలాలు విడుదల

పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. బుధవారం సాయంత్రానికి స్పిల్‌వే ఎగువన 31.770 మీటర్లు, స్పిల్‌వే దిగువన 23.100 మీటర్లు నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుండి 7,98,694 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పోలవరం ఇఇలు మల్లికార్జునరావు, పి.వెంకటరమణ తెలిపారు.

ఉప్పొంగిన కొండవాగులు

బుట్టాయగూడెం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలంలోని కొండ వాగులు ఉప్పొంగాయి. కెఆర్‌పురం ఐటిడిఎకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కాజ్‌వే, రెడ్డిగణపవరం వద్ద జల్లేరు కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

నేడు జిల్లాస్థాయి గురు పూజోత్సవం

ఏలూరు అర్బన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో గురుపూజోత్సవం ఈ నెల ఐదో తేదీన ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు డిఇఒ ఎస్.అబ్రహాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయిలో వివిధ విభాగాల్లో ఎంపికైన 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, అద్భుత ఫలితాలు సాధించిన 11 పాఠశాలలను ఎంపిక చేశామని, వారిని ఈ సందర్భంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. సదరు ఉపాధ్యాయులు ఐదో తేదీ ఉదయం 9.30 గంటలకు జెడ్‌పి సమావేశ మందిరానికి విచ్చేయాలని కోరారు.

ట్రిపుల్ ఐటీలో మరో 80 మందికి అస్వస్థత

ప్రజాశక్తి - నూజివీడు టౌన్

నూజివీడు ట్రిపుల్ ఐటి కళాశాల ఆవరణలోని ఆసుపత్రిలో 76 మంది విద్యార్థులు అవుట్‌పేషెంట్లుగా బుధవారం చికిత్స పొందారు. మరో నలుగురు డయేరియాతో ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. వారి పరిస్థితి మెరుగవ్వడంతో బుధవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. కళాశాల పరిపాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మెస్‌ల నిర్వహణలో ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినా భోజనం, అల్పాహారాల్లో పెద్దగా మార్పు రాలేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల అస్వస్థత కొనసాగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు



వర్షానికి నేలకొరిగిన భారీవృక్షం

జీలుగుమిల్లిలో ఎడతెరిపిలేని వర్షం

ప్రజాశక్తి - జీలుగుమిల్లి

జీలుగుమిల్లి మండలం వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకల గుండా వరద నీరు వచ్చి చేరుతోంది. పలుచోట్ల వేసిన పొగాకు, మిరప నారుమడులు ఇంకా నీటిలో నానుతూనే ఉన్నాయి. బర్రింకలపాడు గిరిజన గురుకుల పాఠశాల సమీపంలో భారీ వృక్షం నేలకొరిగి ప్రహరీ గోడపై పడింది. ఆ సమయంలో విద్యార్థులు అటు వైపు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..

బాలల వసతి గృహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

చింతలపూడి : చింతలపూడి పరిసర ప్రాంతంలో ఎవరైనా ఆదరణ, సంరక్షణ అవసరత ఉన్నటువంటి బాలలకు సంబంధించి వసతిగృహాలు నడుపుతున్నట్లయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సెక్షన్ 41 ప్రకారం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని జిల్లా ప్రొబేషన్ అధికారి, నోడల్ ఆఫీసర్ చైల్డ్‌కేర్, ఇన్స్టిట్యూషన్ కన్వీనర్ జె.దుర్గాప్రసాద్, కోకన్వీనర్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్.సూర్యచక్రవేణి తెలియజేశారు. బుధవారం జిల్లా స్థాయి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కమిటీ చింతలపూడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి జెజె యాక్ట్ పరిధిలో రిజిస్ట్రేషన్ అయినటువంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లిబర్టీ చిల్డ్రన్ హోం చింతలపూడి, అల్లిపల్లి మేరీమాత చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను తనిఖీ నిర్వహించారు. బాలలకు అందిస్తున్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. చింతలపూడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.మాధవి, ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ సిహెచ్.శ్రీకాంత్, లీగల్ పొబేషన్ ఆఫీసర్ సి.జాహ్నవి పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం!

ప్రజాశక్తి - బుట్టాయగూడెం

మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యం కేంద్రం సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఓ వ్యక్తి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిలకా దేవకార్తికేయ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తూ రోడ్డుపై పడడంతో కాలుకు గాయమైంది. కుటుంబీకులు బాలుడిని ఆసుపత్రికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయాలని అడగగా వైద్య సిబ్బంది సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్యం చేశారంటూ కుటుంబీకులు ఆగ్రహించారు. ఈ విధంగా వైద్య సిబ్బంది రోగులపట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. గాయలకు డ్రస్సింగ్ చేసే సిబ్బంది రోగులతో అసహ్యంగా మాట్లాడుతున్నారని పలువురు చెబుతున్నారు.

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎల్‌ఎ పర్యటన

ప్రజాశక్తి - కుక్కునూరు

వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు బుధవారం పర్యటించారు. కట్కూరు, కోయిదా పంచాయతీలలో పేరంటాలపల్లి, టేకుపల్లి గ్రామాల్లో లాంచి ప్రయాణం ద్వారా నేరుగా ముంపు గ్రామాలను సందర్శించారు. బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మంచినూనె, నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చేశారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలెవ్వరూ భయభ్రాంతులకు గురవ్వొద్దని, మీకు అండగా మేము ఉంటాము అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, డ్వామా పీడీ రాము, ఆర్‌డిఒ అద్దయ్య, డిఎస్‌ఒ, హస్మాతుళ్ల, ఎంపిడిఒ మూర్తి, ఎంఆర్‌ఒ డివి.సత్యనారాయణ, చెల్లన్నదొర, జనసేన మండల అధ్యక్షులు గణేసుల ఆదినారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా వెంకటరత్నం ఎంపిక

ప్రజాశక్తి - ముదినేపల్లి



జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మండలం నుంచి నేతల వెంకటరత్నం ఎంపికయ్యారు. వెంకటరత్నం మండలంలోని పెదగొన్నూరు శ్రీకాజ లక్ష్మీనారాయణ మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏలూరులో గురువారం డిఇఒ ఎస్.అబ్రహం సమక్షంలో జరిగే కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు అందుకోనున్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు వెంకటరత్నంకు అభినందనలు తెలిపారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామారావు ఎంపిక

ప్రజాశక్తి - ఉంగుటూరు



మండలంలోని నారాయణపురం వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గొల్లపల్లి రామారావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం అధికారులు ఎంపిక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఏలూరు జడ్‌పి హాలులో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో అనేక సంవత్సరాలుగా విశేష కృషిచేసిన రామారావును ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైనందుకు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

సోమసుందరానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ప్రజాశక్తి - కుక్కునూరు రూరల్



మండలంలోని చీరవల్లి హైస్కూల్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కె.సోమసుందరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు శివారు చిట్టిమట్లగర్వు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సోమసుందరానికి సహచర ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

పారిశుధ్య నిర్వహణలో జిల్లాకు ప్రథమస్థానం

టెలీకాన్ఫరెన్స్‌లో డిపిఒ శ్రీనివాస విశ్వనాథ్‌ను అభినందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రజాశక్తి - ఏలూరు


జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరుగుతుందని రాష్ట్రస్థాయి టెలీకాన్ఫరెన్స్‌లో ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్ అధికారులు అప్రమతంగా ఉండి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పవన్‌కళ్యాణ్ రాష్ట్రస్థాయి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసి, పారిశుధ్య నిర్వహణపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో మురుగుకాలువల నిర్వహణ, తాగునీరు ట్యాంకులు శుభ్రపర్చడం, పంచాయతీ చెరువులలో గుర్రపుడెక్క తొలగించడం, గ్రామాలలో చెత్తకుప్పలు లేకుండా చేయడం, పైప్‌లైన్లు సరిచేసి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలకు పారిశుధ్య నిర్వహణపై ర్యాంకింగ్ ఇవ్వగా ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్తాయి వరకు పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ప్రభుత్వం పిఆర్ వన్ యాప్ అభివృద్ధి చేసింది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి పంచాయతీ సిబ్బంది ఫొటోస్ తీసి యాప్‌లో అప్లోడ్ చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేసిన తర్వాత ఫొటోస్‌ను తిరిగి యాప్‌లో అప్లోడ్ చేయవల్సి ఉంటుంది. డిపిఒ శ్రీనివాస విశ్వనాథ్ క్షేత్రస్థాయి తనిఖీలు, టెలీకాన్ఫరెన్సస్ పెట్టి సిబ్బందిని అప్రమత్తం చేయడం, నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించడం, సకాలంలో తాగునీటి పరీక్షలు, క్లోరినేషన్ చేయించడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా టైం లైన్ పెట్టి నిరంతర పర్యవేక్షణ చేయడం, పారిశుధ్య కార్మికుల నిస్వార్థ సేవలు, సిబ్బంది సహకారం వల్ల జిల్లా పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని తెలిసింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు డయేరియా, మలేరియా, డెంగీ, చికెన్‌గునియా తదితర వ్యాధుల బారిన పడకుండా నివారిస్తున్న చర్యలు, ముఖ్యంగా జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి గ్రామాలలో ఉన్న ఒహెచ్‌ఆర్ ట్యాంకు ప్రధాన వాల్వ్ ఛాంబర్స్‌లో నిల్వ ఉన్న కలుషితమైన వర్షపు నీరుని తొలగించి తాగునీరు సరఫరా చేయడం పవన్‌కళ్యాణ్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఏలూరు జిల్లా చేపడుతున్న చర్యలని రాష్ట్రంలో అన్ని జిల్లాలు అమలు చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, కమీషనర్ కృష్ణతేజ, అన్ని జిల్లాల జడ్‌పి సిఇఒలు, డిపిఒలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇలు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

విఒఎలకు వేతన బకాయిలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యాన ఎపిఎంకు వినతి

ప్రజాశక్తి - కుక్కునూరు

విఒఎలకు 2024 మార్చినెల నుంచి బకాయి వున్న వేతనాలు చెల్లించి, అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ అన్నారు. బుధవారం యానిమేటర్ల సమస్యలపై ఎపిఎంకి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ గ్రామీణ పేదరికం నిర్మూలన కోసం అహర్నిశలు కృషిచేస్తున్న యానిమేటర్లకు చాలిచాలని జీతాలతో కుటుంబ పోషణ గడవక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విఒఎలు అక్రమ తొలగింపులకు, వేధింపులకు గురవుతున్నారని, వందలాది మందిని తొలగించారని, మరి కొంతమందిని తొలగించడానికి లిస్టులు తయారు చేసి ఉద్యోగం నుంచి తొలగిపోవాలని వేధిస్తున్నారన్నారు. అధికారులు, స్థానిక రాజకీయ నాయకులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా విఒఎల అక్రమ తొలగింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే దీక్షల్లో యానిమేటర్లు అందరు ఐక్యంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు రమాదేవి, సౌజన్య కృపాజ్యోతి, కొండయ్య, రత్నకుమారి, నాగలక్ష్మి, మాధవి పాల్గొన్నారు.



వినతిని అందజేస్తున్న సిఐటియు నాయకులు

ఉపాధి కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి : వ్యకాస

జంగారెడ్డిగూడెం : ఇటీవల కురిసిన వర్షాలకు ఉపాధి కూలీలకు పనులు లేక రోడ్డున పడ్డాయని, వారికి నిరుద్యోగ భృతి ప్రతికుటుంబానికి రూ.5 వేలు ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రజాసంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జోడి సూర్యచంద్రం అధ్యక్షత వహించగా, మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర రావు, ఎం.జీవరత్నం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మండల, పట్టణ గ్రామాలకు నూతన పనులు ఏర్పాటు చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో పనులు లేక ఉపాధి కూలీలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టంలో చేసిన మార్పులను సమగ్రంగా పరిశీలించాలని, రైతులకు అనుసంధానం చేస్తూ కల్పిస్తున్న ఉపాధి హామీ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలో చెరువులు, నీటి కాలువలు, జంగిల్ క్లీనింగ్ వంటి మెరుగైన పనులు చూపించాలని, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడం ద్వారా ఉపాధి కోల్పోతున్న సాదా సీదా దళిత గిరిజన ప్రజలకు ప్రతి కుటుంబానికి 200 రోజులు పని, సగటున రూ.600 వేతనం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి జాబ్ కార్డ్ ఇవ్వాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

చేబ్రోలు ఎస్ఐగా సూర్య భగవాన్

ఉంగుటూరు : చేబ్రోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ఐ) ఎం.సూర్య భగవాన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంత వరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన ఆకుల మణికుమార్ గణపవరం పోలీస్ స్టేషన్‌కి బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో ఎన్‌టిఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి సూర్య భగవాన్ బదిలీపై వచ్చి ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తన వంతు కృషిచేస్తానని ఎస్ఐ పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

వరద బాధితులకు అండగా.. దాతల ఔదార్యం



నూజివీడు టౌన్: విజయవాడకు తరలిస్తున్న ఆహారపదార్థాలు

ప్రజాశక్తి - నూజివీడు టౌన్

రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు మ్యాంగో టౌన్ ఆధ్వర్యంలో మూడువేల ఫుడ్ పాకెట్స్, ఐదువేల వాటర్ ప్యాకెట్లు వరద బాధితుల సహాయార్థం విజయవాడకు తరలించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మ్యాంగో టౌన్ నూజివీడు కార్యదర్శి కొలుసు సత్యనారాయణ, సభ్యులు మలిశెట్టి శ్రీనివాస్, ఆర్.రామ్మోహన్‌రావు, లావు మురళీమోహన్, పైడి అనిల్, బి.శోభనాద్రి, సాయి భాస్కర్, గొల్లపూడి రవిబాబు, కొడాలి జయరాం, పిసిహెచ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఏలూరు సిటీ : ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆపన్న హస్తం అందించే శ్రీసత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు రెండు రోజులుగా ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సత్యసాయి సేవాకేంద్రం వారిని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అభినందించారు. కన్వీనర్ పైడేటి రామారావు, ఎస్.శాంత కుమార్, వెంకటేశ్వరరావు, కెఎల్ఎన్.మూర్తి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రూ.3.30 లక్షలతో ఆహార పదార్థాలు పంపిణీ
కైకరంలో కోనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో తరలింపు

ఉంగుటూరు : విజయవాడలో వరద, ముంపు బాధితులకు ఆహారం అందించేందుకు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు, కైకరానికి చెందిన కోనా శ్రీనివాసరావు సోదరుడు కోనా హనుమాన్ బాబు, జనసేన నాయకుడు వెజ్జు సుబ్బారావుల ఆర్థిక సాయంతో రూ.3.30 లక్షల విలువైన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార వస్తువులను బుధవారం ప్రత్యేక లారీలో పంపించారు. స్థానిక అల్లువారి రామాలయం వద్ద మహిళలు, యువకులు, గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేశారు. 2 టన్నుల బియ్యం, 2 టన్నుల కూరగాయలు, టన్ను ఉప్మారవ్వ, టన్ను చపాతీ పిండి ప్యాకెట్లు, తాగునీటి సీసాలు, బ్రెడ్లు, రస్కులు తదితర ఆహార పదార్థాలను విడివిడిగా ప్యాంకింగ్ చేసి పంపించారు.

ద్వారకాతిరుమల : విజయవాడ వరద బాధితులకు ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, వైష్ణవి హోటల్ అధినేత ఇమ్మడి రత్నాజీ నాలుగువేల మందికి పులిహోర ప్యాకెట్లు, మంచినీరు, మందులు పంపిణీ చేశారు. బుధవారం ఉదయం వైష్ణవి హోటల్ వద్ద గోపాలపురం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డికర్ల సువర్ణరాజు జెండా ఊపి వాహనాన్ని విజయవాడ పంపించారు. జనసేన మండల అధ్యక్షుడు అంజిబాబు, మండల ఉపాధ్యక్షులు వీరేంద్ర, చిలుకూరి ఫణి, సీనియర్ నాయకులు తరగళ్ల శ్రీనివాసరావు, కోపల్లి గోపి, గున్నంపల్లి నాయకులు శేఖర్, నాగు, జి.కొత్తపల్లి జనసేన నాయకులు లోకేష్, రెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చిన్న వెంకన్న దేవస్థానం నుంచి ఆహార పొట్లాల పంపిణీ

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, దేవాదాయ కమిషనర్(ఎస్.సత్యనారాయణ) వారి ఆదేశాల మేరకు విజయవాడ నగర ముంపు బాధితులకు 5,500 సాంబార్, అన్నం ప్యాకెట్లు, 6 వేల వాటర్ ప్యాకెట్లు విరాళంగా అందించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు తెలిపారు.

ముదినేపల్లి: ముదినేపల్లి, గురజ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు బుధవారం ఆహార ప్యాకెట్లు అందజేశారు. రెండు గ్రామాల రజక సంఘ సభ్యులు తమవంతు సహకారంగా ముందుకు వచ్చి 1000 ప్యాకెట్లు దద్దోజనం తయారు చేయించి వరద బాధితులకు అందించారు.

చింతలపూడి : విజయవాడ వరద ప్రాంత ప్రజలకు తమ వంతుగా రెండోవరోజు సహాయం చేయటానికి ఎన్‌డియే కూటమి నాయకులు ముందుకు వచ్చినట్లు చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్ఎ సొంగా రోషన్ కుమార్ తెలిపారు. గత రెండు రోజులుగా వరద బాధితులకు సహాయం చేస్తున్న ఎంఎల్ఎని ఆదర్శంగా తీసుకొని కూటమి నాయకులు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.

ముసునూరు: ముసునూరు గ్రామ టిడిపి సీనియర్ నాయకులు పాకనాటి సీతారాం ఆధ్వర్యంలో బుధవారం వరద బాధితులకు బిరియాని ప్యాకెట్లు అందజేశారు. ముసునూరు గ్రామంలో తయారుచేసి అక్కడ నుంచి విజయవాడ వరద బాధితులకు సుమారు 2 వేల మందికి బిర్యాని ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ వ్యాన్ ద్వారా అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు పాకనాటి సీతారామాంజనేయులు, దేవినేని సాంబయ్య, నలిబోయిన రాంబాబు, మానికల వెంకటేశ్వరరావు ఉన్నారు.

కలిదిండి : మండల, టౌన్ ఆర్యవైశ్య సంఘాల సభ్యుల సహకారంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎంపిటిసి నీలి సుమన్, అధ్యక్షులు వూర శ్రీధర్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి సరిపడా భోజనం ప్యాకెట్లను తరలించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు చక్కా జగన్మోహన్‌రావు, జి.సుబ్బయ్య, పి.మధు, జి.వెంకటేశ్వరరావు, సిహెచ్.అప్పారావు, ఆకాష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఏలూరు అర్బన్: ఉద్యోగులు, మిత్రులు ఎపి ఎన్‌జిఒస్ అసోసియేషన్ వారికి ఇచ్చిన విరాళ సహాయ నిధి నుంచి విజయవాడ నగరంలో వరద భాధితుల సహాయార్థం 5 వేల వాటర్ ప్యాకెట్లు, 3 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 500 బ్రెడ్ ప్యాకెట్లు, వెయ్యి భోజనం ప్యాకెట్లు, 500 బన్‌లు పంపించినట్లు ఎపి ఎన్‌జిఒస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ తెలిపారు.

In the Court of the First Additional Junior Civil Judge Cum Judicial Magistrate of 1st Class (Junior Division) Tadepalligudem
O.S. No. 233/2023

Between:
Sri Gullipalli Venkata Govinda Rao ...*Plaintiff*
AND
Smt. Posini Radha Bayi ...*Defendants*

Defendant:
Smt. Posini Radha Bayi, W/o. Giri Venkateswara Rao, Door No. 5-36, Posini vari Street, Chebrole, Unguturu Mandal, Eluru District, Andhra Pradesh, TPG Additional District Judge Court Jurisdiction.

పై నెంబరు దావాలో వాది గారు ప్రతివాది అయిన మీపై శ్రీ కోర్టు వారు దావా సమనులు అమలు పరచుటకు పంపించియున్నప్పటికి మీరు తీసుకొనని కారణముగా దావా సమనులు మీపై అమలుపర్చుటకు మరియు వాయిదా తేదీ తెలియపర్చుటకు పేపరు పబ్లికేషన్ ఉత్తర్వులు యిచ్చియున్నారు. దావా వాయిదా తేది ది. 12-9-2024వ సం॥రం తేదీ అయి వున్నది. సదరు వాయిదా తేదీ **ది. 12-9-2024వ సం॥రం తేదీ ఉదయం గం॥ 10.30 ని॥లు** లగాయితూ మీరు స్వయంగా గాని, న్యాయవాది ద్వారా గాని శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అయి ఏమైనా ఆక్షేపణలు ఉన్న యెడల తెలుపుకొనవలెను. లేని ఎడల మీ పరోక్షమున తీర్మానించబడునని ఈ ప్రకటన ద్వారా తెలియపర్చడమైనది.

వాయిదా తేది: 12-9-2024

ముద్దన శ్రీనివాసరావు, అడ్వకేట్
తాడేపల్లిగూడెం, సెల్: 9948337320

ఉదయభాస్కర్ మృతికి సంతాపం

కొయ్యలగూడెం : టిడిపి సీనియర్ నాయకులు జమ్ముల ఉదయభాస్కర్ మృతికి పొంగులూరు, కన్నాయగూడెం గ్రామాల్లో టిడిపి, జనసేన సంయుక్తంగా సంతాప సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రగడ రమేష్ ఉదయభాస్కర్‌కి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు గేలం సూర్యభాస్కర్, తంకట రమేష్ కుమార్, పసుపులేటి వెంకట రమణ, కరింకి సత్యనారాయణ, చాపార్ల గణేష్, నిమ్మగడ్డ కిషోర్, గుడపాటి శేఖర్, రాజనాల సత్యనారాయణ, ప్రగడ రమేష్ పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

భీమడోలు: వానలు, వరదలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీలక్ష్మి కోరారు. భీమడోలులోని గ్రామ సచివాలయం పరిధి-1లో బుధవారం 104 వాహనం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 153 మంది రోగులకు వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు.

ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్

చాట్రాయి: మండలంలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు పని సర్దుబాటును మండల విద్యాశాఖ అధికారి వివిఎస్‌వి.బ్రహ్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ బ్రహ్మాచారి మాట్లాడుతూ ఈ కౌన్సెలింగ్‌లో 28 ఎస్‌జిటి పోస్టులు కొరతగా గుర్తించామన్నారు. మండలంలో వివిధ పాఠశాలల్లో అదనంగా గుర్తించబడినటువంటి 15 మంది ఉపాధ్యాయులను సదరు ఖాళీలలో భర్తీ చేయడం జరిగిందన్నారు. ఇంకా 13 మంది ఉపాధ్యాయుల కొరతగా గుర్తించగా సదరు 13 ఖాళీలను డివిజన్ స్థాయి నుంచి(నూజివీడు, ముసునూరు, లింగపాలెం, చింతలపూడి మండలాలు) కౌన్సెలింగ్ నిర్వహించి సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

తోటల్లో నీటి నిల్వలను తొలగించాలి

నూజివీడు టౌన్: ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో మామిడితోటల్లో బాగా నీరునిల్వ ఉండే అవకాశం ఉందని, రైతులంతా దానిని తొలగించే ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ బొర్ర కనకమహాలక్ష్మి కోరారు. బుధవారం జిల్లా ఉద్యానశాఖ అధికారి రామ్మోహన్‌తో కలిసి మండలంలోని మీర్జాపురంలో మిర్చిపంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా సిరిగిరి పిచ్చోడు

మండవల్లి: ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులను సొంత బిడ్డ వలె భావించి అంకితభావంతో విద్యను అందించడంలో సిరిగిరి పిచ్చోడు మాస్టారుకు సాటి ఎవరూ రారని అయ్యవారి రుద్రవరం సర్పంచి బోనం శేషగిరి స్పష్టం చేశారు. అయ్యవారి రుద్రవరం ఎంపిపి స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సిరిగిరి పిచ్చోడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డుకు ఎంపిక కావడంపై బుధవారం ఆయనను అభినందించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పోలవరం: తుఫాన్ ప్రభావంతో పోలవరం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు, కాలవలు, స్లూయిజులు, కల్వర్టులు పొంగిపొర్లుతున్నాయని, ప్రయాణాలు చేసే వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం తహశీల్దార్ సాయిరాజు సూచించారు. వర్షాల కారణంగా బుధవారం గుంజవరం గ్రామంలోని పెద్రాల కాలువ కల్వర్టు వద్ద ప్రవహిస్తున్న వాగులను పలు కల్వర్టులు, కాలవలు, స్లూయిజులు వద్ద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని తహశీల్దార్ సాయి రాజు, మండల ప్రత్యేక అధికారి దేవకీదేవి పరిశీలించారు.

కూలిన ఇల్లు : రోడ్డున పడ్డ కుటుంబం

నూజివీడు టౌన్: పట్టణంలోని హాజరయ్యపేట ఇందిరా కాలనీలో గ్రంథాలయం సమీపంలో ఓ పేదిల్లు కూలిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో చిన్న ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న కలపాలా అంజమ్మకు చెందిన ఇల్లు ఇటీవల సంభవించిన వరదలకు నాని పూర్తిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు మొత్తం కట్టు బట్టలతో రోడ్డుపై నిలుచున్నామని, ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు దిక్కు లేదంటూ వారు వాపోతున్నారు.

నిర్వాసిత భూమి కౌలు విషయంలో వివాదం

జీలుగుమిల్లి: మండలంలోని దర్భగూడెం పంచాయతీ పాత చీమలవారిగూడెం గ్రామ పరిధిలో గిరిజనుడు కౌలుకి తీసుకుని సాగులో చేసుకుంటున్న భూమిలోకి స్థానిక గిరిజనులు కొంతమంది ప్రవేశించి పామాయిల్ గెలలను నరికివేశారు. ఈ విషయాన్ని కౌలుదారుడు తహశీల్దార్‌ను నిలదీశారు. నిర్వాసితులు వారికి కేటాయించిన భూములలోకి బయట వ్యక్తులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు విఆర్‌ఒ పాషా, సర్వేయర్ అనాసుద్దిన్ ఉన్నారు.

అధికారులపై ఆగ్రహం

చాట్రాయి: జ్వరాలు, ఒళ్లు నొప్పులతో బురద నీరు తాగాలా, బురద నీరు స్నానం చేయాలా, ఈరోజు కూడా బురద నీరే వచ్చాయంటూ చనుబండ ఎంపిటిసి సోనిఆనంద్ ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం చాట్రాయి ఎంపిపి లంకా నిర్మల అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతుండగా చనుబండ ఎంపిటిసి సోనీ ఆనంద్ మాట్లాడుతూ సమస్యలపై నిలదీశారు.

భారీ వర్షాలకు పూరిల్లు నేలమట్టం

కుక్కునూరు : భారీ వర్షాలు పేదరికాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన పేరాల లక్ష్మయ్య తండ్రి బైరాగి, మారపాక పెద పున్నయ్యా తండ్రి భూషయ్య అను వారి ఇల్లు నేలమట్టం అయ్యాయని బాధితులు తెలిపారు. అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

చెక్కపల్లిలో ఆర్‌డిఒ పర్యటన

ముసునూరు: మండలంలోని చెక్కపల్లి గ్రామంలో గల వరద ప్రభావిత ప్రాంతాలలో సబ్ కలెక్టర్ భవాని శంకరి పర్యటించారు. ఈ పర్యటనలో గ్రామస్తులు గ్రామంలో వరద ముంపు ప్రాంతాల గురించి, అలాగే గ్రామంలో సమస్యల గురించి వివరించారు.

ఎస్‌పి ఆధ్వర్యాన 'ట్రయల్ రన్'

ఏలూరు స్పోర్ట్స్ : వరద ఉధృతి పెరిగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ట్రయల్ రన్ నిర్వహించామని, ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే వారిని అత్యంత సాహసోపేతంగా ఎలా రక్షించాలో ఈ ట్రయల్ రన్ ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఏలూరు నగరంలోని తమ్మిలేరు కాలువలో బుధవారం ఎన్‌టిఆర్‌ఎఫ్ సిబ్బందితో ప్రమాదాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉపయోగించే ట్రైలర్‌ను నిర్వహించారు.

గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి

ముదినేపల్లి: మండలంలోని కోడూరు గ్రామ మాజీ సర్పంచి వల్లభనేని వెంకట సుబ్బారావు గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం మృతి చెందారు. 1981లో జరిగిన పంచాయతీ సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఐదేళ్లపాటు గ్రామ సర్పంచిగా పనిచేశారు. వెంకట సుబ్బారావు అంత్యక్రియలు గురువారం ఉదయం కోడూరులో జరగనున్నట్లు ఆయన కుమారుడు శివాజీ తెలిపారు.

పునరావాస కేంద్రాలకు తరలించాలి

ఏలూరు: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉధృతి నేపథ్యంలో వరద ప్రభావం తగ్గేవరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. వరద ఉధృతి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టానికి తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

దాతల ఔదార్యం అభినందనీయం

భీమడోలు : విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పోలసానిపల్లి గ్రామ సర్పంచి షేక్ రహీమా బేగం హసేన అన్నారు. గ్రామానికి చెందిన టిడిపి ప్రముఖులు డి.సత్యనారాయణ ఇటీవల కాలంలో మృతిచెందారు. ఆయన సంస్కరణార్థం కుటుంబ సభ్యులు విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం, గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

పలువురు ఉపాధ్యాయుల బదిలీ

ముసునూరు: అదనపు ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు బదిలీ పై పంపటం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బివిఎస్.సుబ్బారావు చెప్పారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయిలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులను రేషన్లైజేషన్ బదిలీలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలోకి టి.రత్నకుమార్ ఆర్‌సిఎం గుడిపాడు పాఠశాలకు, ఎ.మంజులాదేవి ఎంపిపి ఎస్.గోపవరం బిసి ఏరియా పాఠశాలకు, పి.విశాలాక్షి ఎంపియుపిఎస్ కొర్లకుంట పాఠశాలకు, జి.రవికుమార్ ఎంపిపిఎస్ వెంకటాపురం పాఠశాలకు, ఎ.శ్రీకాంత్ ఎంపిపిఎస్ చింతలపల్లి ఎస్ ఏరియా పాఠశాలకు, జి.వెంకటరత్నం ఎంపిఇపిఎస్ గోగులంపాడు పాఠశాలకు, పిజె.ప్రభాకర్ ఎంపిపిఎస్ సూరేపల్లి పాఠశాలలకు బదిలీపై వెళ్లినట్లు తెలియజేశారు.

తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

ఏలూరు అర్బన్: ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో బుధవారం ఆరుగురు తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధి చిన్నారులకు రక్తమార్పిడి చికిత్సతో పాటు, దాతల సహకారంతో ప్రోటీన్ పౌడర్లను, పండ్లను కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. రెడ్‌క్రాస్ కార్యదర్శి కెబి.సీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ బుజ్జి పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన జనసైనికుడు పోసిబాబు మృతి సంతాపం వ్యక్తం చేస్తూ అతని కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి జనసేన అండగా ఉంటుందన్నారు.

CHANGE OF NAME

I **MOHAMMAD HABIBUR RAHIMAN** (New Name), S/o. **MOHMAD FAIZUR RAHMAN,** Previously called **MOHAMMED HABIBUR RAHIMAN** (Old Name), Resident of H.No. 16B-11-2, Ahmad Saheeb Street, Near Nehar Masjid, Tangellamudi, Eluru, Eluru District, Pin -534005, Andhra Pradesh. I have changed my name **MOHAMMED HABIBUR RAHIMAN** (Old Name) to **MOHAMMAD HABIBUR RAHIMAN** (New Name), Hence after all my Documents and Correspondence will be continue with my New Name **MOHAMMAD HABIBUR RAHIMAN.**

CHANGE OF NAME

I, **MOHMAD FAIZUR RAHMAN** (New Name), S/o. MOHMAD FAZULUR RAHMAN, Previously called MOHAMMED FAIZUR RAHMAN (Old Name), Resident of H.No. 16B-11-2, Ahmad Saheeb Street, Near Nehar Masjid, Tangellamudi, Eluru, Eluru District, Pin-534005, Andhra Pradesh.I have changed my name **MOHAMMED FAIZUR RAHMAN** (Old Name) to **MOHMAD FAIZUR RAHMAN** (New Name), Hence after all my Documents and Correspondence will be continue with my New Name **MOHMAD FAIZUR RAHMAN.**

CHANGE OF NAME

I **RAZIYA BEGUM** (New Name), W/o. **MOHMAD FAIZUR RAHMAN,** Previously called RAZIA BEGUM (Old Name), Resident of H.No. 16B-11-2, Ahmad Saheeb Street, Near Nehar Masjid, Tangellamudi, Eluru, Eluru District, Pin -534005, Andhra Pradesh. I have changed my name **RAZIA BEGUM** (Old Name) to **RAZIYA BEGUM** (New Name), Hence after all my Documents and Correspondence will be continue with my New Name **RAZIYA BEGUM.**

డాక్యుమెంటు పోయినది

జయమంగళ రవికుమార్ అను నేను వడ్డిగూడెం గ్రామంలో డో.నెం. 1-197 లో నివసిస్తున్నాను. నేను ఏలూరులోని నా యొక్క తాలూకా డాక్యుమెంట్‌లను జిరాక్స్ తీయించుటకు పెదపాడు వెళుతుండగా మార్గ మధ్యలో పోగొట్టుకున్నాను. వెంటనే పెదపాడు నుండి వడ్డిగూడెం వరకు దారిపొడవునా వెతికినాను మరియు నాకు తెలిసిన వారందరిని అడిగినాను. నా యొక్క డాక్యుమెంట్ దొరకలేదు. **డాక్యుమెంట్ నెంబరు : 5107/2023.** కావున దయచేసి నా యొక్క డాక్యుమెంట్‌లు ఎవరికైనా దొరికినచో నాకు అందజేయగలరు.

జయమంగళ రవికుమార్
సెల్: 94943 92397

పాస్‌పోర్ట్ పోయినది

భీమవరం పట్టణం 38వ వార్డుకి చెందిన, కలాబత్తుల నాగలక్ష్మి, డోర్ నెంబర్ 4-2-25/1, లంకపేట, నియర్ ఆర్సీఎం స్కూల్, భీమవరం, ప॥గో॥జిల్లా తెలుపుకొను విన్నపం ఏమనగా, నేను ది. 10-8-2024 తేదీన నరసాపురం బంధువుల ఇంటికి వెళ్ళగా నా ఒరిజినల్ పాస్‌పోర్ట్ జిరాక్స్ తీయు నిమిత్తం నరసాపురంలోని సెంటర్‌కు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా దారిలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దీనిని నేను 08-03-2018న వైజాగ్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుండి **X0961629** గా పొందియున్నాను. ఎవరికైన దొరికితే నాకు అందజేయగలరు. నేను ది. 13-8-2024న విశాఖపట్నం పాస్‌పోర్టు ఆఫీసుకు వెళ్ళి నా పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ తెచ్చుకున్నాను.

సెల్: 9030702949

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 325/2022

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
తొంటా శ్రీనివాసరావు అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: తొంటా శ్రీనివాసరావు, S/o. రామారావు, డోర్ నెం. 25-11-14/1, రామయ్య హాల్‌స్ట్రీట్, 14వ బ్లాకు, శంభనిపేట, పాలకొల్లు, ప॥గో॥జిల్లా.
D-2: వేముల శ్రీనివాస్, S/o. భాస్కరరావు, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 185/2022

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
ఆరేపల్లి సుశీల అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: ఆరేపల్లి సుశీల, W/o. ప్రకాశరావు, డోర్ నెం. 3-78, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: వేముల వర్ధనరావు, S/o. చిరంజీవి, డోర్ నెం. 4-106, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 329/2021

బిట్వీన్:
బ్యాంకు ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, నరసాపురం **-వాది**
అండ్
చేట్ల సువర్ణకుమారి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: చేట్ల సువర్ణకుమారి, W/o. సత్యనారాయణ, డోర్ నెం. 3-9, అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది బ్యాంక్ ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 25/2023

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
ఆరేపల్లి లక్ష్మి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: ఆరేపల్లి లక్ష్మి, W/o. రామారావు, డోర్ నెం. 2-87, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: వేముల సావిత్రి, W/o. లక్ష్మణ, డోర్ నెం. 4-115, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 187/2022

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
కట్టా మురళి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: కట్టా మురళి, S/o. వెంకటేశ్వరరావు, డోర్ నెం. 5-104, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: వేముల సూర్యనారాయణ, S/o. చంద్రశేఖర్, డోర్ నెం. 4-109, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 303/2021

బిట్వీన్:
బ్యాంకు ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, నరసాపురం **-వాది**
అండ్
గంటా లక్ష్మీపద్మావతి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-2: ఆరిపాక కుమారి, W/o. సత్యనారాయణ, డోర్ నెం. 2-15, కొంతేరు, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది బ్యాంక్ ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 217/2023

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
మాదిరెడ్డి కాశిరెడ్డి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: మాదిరెడ్డి కాశిరెడ్డి, S/o. వెంకటసుబ్బారావు, డోర్ నెం. 3-118, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: పితాని సత్యనారాయణ, S/o. గాంధీ, డోర్ నెం. 21-8/2, 19వ బ్లాకు, బంగారువానిపేట, పాలకొల్లు, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 133/2023

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
కట్టా సీతామహాలక్ష్మి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: కట్టా సీతామహాలక్ష్మి, W/o. వెంకటరావు, డోర్ నెం. 7-21, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: పల్లపు గంగరాజు, S/o. భద్రం, 4వ బ్లాకు, గగ్గిపర్రు, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 309/2022

బిట్వీన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, వీరవాసరం **-వాది**
అండ్
తోలేటి కృష్ణవేణి అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: తోలేటి కృష్ణవేణి, W/o. ఫణికుమార్, డోర్ నెం. 4-65, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.
D-2: వేముల శ్రీనివాస్, S/o. భాస్కరరావు, 4వ బ్లాకు, గగ్గిపర్రు, H/o. అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరవాసరం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628

<u>ప్రకటన</u>
మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం
O.S. No. 333/2021

బిట్వీన్:
బ్యాంకు ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచి, రిప్రజెంటెడ్ బై ఇట్స్ బ్రాంచ్ మేనేజర్, నరసాపురం **-వాది**
అండ్
చీకరమిల్లి చిట్టిబాబు అండ్ అనదర్ **-ప్రతివాది/ప్రతివాదులు**

సమన్స్ టు:
D-1: చీకరమిల్లి చిట్టిబాబు, S/o. కృష్ణమూర్తి, డోర్ నెం. 2-18, అడవిపాలెం, యలమంచిలి మండలం, ప॥గో॥జిల్లా.

మీరు వాది బ్యాంక్ ఆఫ్ బరోడ, నరసాపురం బ్రాంచ్ వారికి చెల్లించవలసిన బాకీ చెల్లించనందున మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జుడిషియల్ మెజెస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి కోర్టులో, నరసాపురం పై నెంబరు దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో శ్రీ కోర్టు వారు ద్వారాను, రిజిష్టరు పోస్టు ద్వారాను దావా సమన్లు పంపించిననూ అవి అమలు కానందున ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా, **ది. 06-09-2024 సం॥రం తేదీన ఉదయం గం॥ 10.30 ని॥లకు** మీరు స్వయంగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని కోర్టుకు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకొనవలెను. లేనియెడల మీ పరోక్షమున సదరు దావా విచారించబడి తీర్మానించబడునని మీకు తెలియజేయడమైనది.

మోచర్ల సత్యకృష్ణ, అడ్వకేట్
3-4-10, జంపావారి వీధి
నరసాపురం నరసాపురం-534275, ప॥గో॥జిల్లా
తేది: 03-09-2024 ఫోన్: 08814-274628